Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 6

(Feb. 17, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 6

(Feb. 17, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

8 పేజీలు : 0-1-6

PRAJASAKTI

Regd. No. M. 4486

:: సంపాదకవర్గం ::
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

అంతర్జాతీయ పార్టీకాం
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 2 | బుధవారం 17-2-43 బెజవాడ | సంచిక 6

★ గాంధీజీ - వైస్రాయి ఉత్తర ప్రత్యుత్తరాలు

గాంధీజీ 10 వ తేదీని ఉపవాసం ప్రారంభించాడు. దీనికి ముందు 6 మాసాలుగా వైస్రాయితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే వున్నాడు.

గాంధీజీని, వర్కింగుకమిటీ సభ్యుల్ని, ప్రభుత్వం గత ఆగస్టు 9 వ తేదీని అరెస్టుచేసి, పైగా ఆ అరెస్టుల వల్లదేశంలో వ్యాపించిన విధ్వంసక చర్యలకు బాధ్యత కాంగ్రెసుదేనని నిందిస్తూ, ఒక ప్రకటన చేసింది. గాంధీజీ దీన్ని చదివాడు. ఆగస్టు 14 వ తేదీని వైస్రాయికి కొక జాబువ్రాశాడు.

మొదటి జాబు

అందులో యీ క్రింది అంశాలున్నాయి: ఇండియా ప్రభుత్వమే కయ్యానికి కాలుదువ్వి, దేశంలో ఏర్పడిన పరిస్థితులకు కారణమయింది. కాంగ్రెసు సమావేశం (ఆగస్టు 7, 8) ఆయిపోయినవెంటనే వైస్రాయికి తాను ఉత్తరం వ్రాద్దామని సంకల్పించుకున్నప్పుడు, అట్టి అవకాశాన్ని ప్రభుత్వం కాలదన్నింది. పుట్టిమునిగి నట్లు, నాయకులందరినీ అరెస్టు చేసింది. కాంగ్రెసు వాదులు దౌర్జన్య చర్యలకు సన్నాహాలు గావించు కున్నారనడం [illegible]. ఏ సమయంలోనూ దౌర్జన్యం [illegible] స్పష్టం చేయబడింది. కాంగ్రెసునకు [illegible] పదుకోందనడం [illegible]. ఎందువల్లనంటే, ఇండియాకు [illegible] ప్రకటించబడిన తక్షణం. ప్రభుత్వం [illegible] తాత్కాలిక జాతీయ ప్రభుత్వ

మన రాజకీయాలు

[illegible] కాంగ్రెసుకూడా అట్టి యేర్పా [illegible] సమ్మతించి తీరుతుందని స్పష్టం చేయబడింది. [illegible] నేడు గావించుకొనే హత్యలు [illegible] నా ప్రాణం గిలగిల కొట్టుకొంటూంది.

ప్రజల ద్వేషాగ్ని

[illegible] తాను సహించనని వైస్రాయి [illegible]. సెప్టెంబరు 23 వ గాంధీజీ మరొక [illegible]. అందులో యీ విధంగా వుంది. కాంగ్రెసు నాయకులందరినీ ఒకేసారి అరెస్టు చేయడంవల్ల ప్రజల ద్వేషాగ్ని మిన్నుముట్టింది. వారి ఆత్మనిగ్రహం నశించింది. దేశంలో నేడు జరిగే విధ్వంసానికంతకూ కారణం ప్రభుత్వమే. కనుక నాయకుల్ని విడుదలచేసి, నిర్బంధ చర్య [illegible] రద్దుపరచి, రాజీకి ప్రయత్నించడమే [illegible] మార్గం.

తప్పును గురించి ఒప్పించాలి

డిసెంబరు 31 వ తేదీని గాంధీజీ వైస్రాయికి మరొక జాబు వ్రాశాడు. ప్రభుత్వ ప్రకటనలో తనను గురించి గావించబడిన ఆరోపణాల్ని అబద్ధాలని, తాను చేసిన తప్పును గురించి ఒప్పించవలసిందని, [illegible], తనకు కబురు పంపవలసినది, లేదా [illegible] పంపవలసినదన్నారు. అన్ని మార్గాలు [illegible] పవిత్రం ప్రారంభిస్తా [illegible]. కాని, వైస్రాయి మాత్రం ఎక్కడ కొండ [illegible] గాంధీకి కబురు చేయలేదు, ఎవరినీ [illegible]. పైగా యీ క్రింది విధంగా జవాబు వ్రాశాడు: గత ఆగస్టులో కాంగ్రెసు అవలంబించిన విధానమే దౌర్జన్యానికి, హింసాకాండకు కారణం. గాంధీజీగాని, వర్కింగుకమిటీ సభ్యులుగాని, ఆ దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఒక్కమాటకూడా చెప్పలేదు. ఫలితాలుమాత్రం నిర్దోషులైన అనేకమందిమీద పడ్డాయి. ఆగస్టులో అవలంబించిన కాంగ్రెసు విధానంతో గాంధీజీ సంబంధం తెంపుకున్నట్లయితే, తాసుపునరాలోచిస్తాడట స్పష్టమైన సూచనలేమైనా ఉంటే చేయవలసిందని అడిగాడు.

వర్కింగ్ కమిటీతో చేర్చాలి

జనవరి 19 వ తారీఖున గాంధీజీ మళ్ళీ వ్రాశాడు. ఈ వుత్తర ప్రత్యుత్తరాలవల్ల ఫలితం శూన్యమయితే, దేశంలో నేడు జరిగే ఘటనలను తాను నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవలసి వస్తుందని విలపించాడు. అందులో స్పష్టమైన సూచనలేవీ తాను వ్యక్తిగతంగా చేయజాలనని, వర్కింగ్ కమిటీ సభ్యులతో చేరిస్తే అది సాధ్యమౌతుందనీవ్రాశాడు. ఆగస్టు 9 లగాయతు దేశంలో జరుగుతూన్న ఘటనలకు తానెంతో చింతిస్తున్నా నన్నాడు. "…. అట్టి ఘటనలపైనా కెట్టి అధికారం లేనప్పుడు, వాటిని గురించి నేనెట్టి అభిప్రాయంవెల్లడింపజాలను. పైగా, ఆ ఘటనలు పక్షపాత దృష్టితో ప్రచురించబడినట్లున్నాయి. …. కాంగ్రెసు వాదు లెప్పుడు దౌర్జన్యంచేసినా, వాటిని నేను బహిరంగంగాను, ఖచ్చితంగాను, ఖండిస్తూ వచ్చాను. అనేక పార్లు ఉపవాసంకూడ చేశాను. కాని, అట్టి సందర్భాలన్నింటిలోను నాకు స్వేచ్ఛఉండేది."

కాబట్టి, తాను వ్యక్తిగతంగా ఏమైనా చేయాలంటే వైస్రాయి తన తప్పును గురించి ఒప్పించాలి. లేదా, కాంగ్రెసు సంస్థ తరపున తాను సూచనలేమైనా చేయాలంటే, వర్కింగ్ కమిటీ సభ్యులవద్దకు తీసుకు వెళ్లాలి.

కుందేటికి మూడేకాళ్లు!

కాని, వైస్రాయి మాత్రం తాబట్టిన కుందేటికి మూడేకాళ్లని, బిగించుకొని కూర్చున్నాడు. దేశంలో వ్యాపించిన అరాచక చర్యలు, దౌర్జన్యాలు, గాంధీజీకి ఏ మాత్రం ఇష్టంలేదనే సంగతి యీ లేఖలవల్ల తెలుస్తూన్నప్పటికి, వైస్రాయి ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేదు. గాంధీజీతో సంభాషించనూ లేదు, వర్కింగ్ కమిటీ సభ్యులతో గాంధీజీని చేర్చనూలేదు. దౌర్జన్యానికి కారణం గాంధీజీ - కాంగ్రెసు లేనని తిరిగి తన పల్లవి ప్రారంభించాడు కాంగ్రెసు అవలంబించిన విధానంతో గాంధీజీ సంబంధం తెంపుకొని, భవిష్యత్తుకు సరియైన హామీ యిచ్చినట్లయితే, మళ్ళా ఆలోచిస్తానని వైస్రాయి జవాబిచ్చాడు.

ఆహార సమస్య

జనవరి 29 వ తారీకున గాంధీజీ తిరిగి వ్రాసిన లేఖలో యీ క్రింది విధంగా ఉంది: "అది (ఆగస్టులో ప్యాసైన కాంగ్రెసు తీర్మానం) పాసిజాన్ని, ఏరూపంలో ఉన్నదైనాసరే, స్పష్టంగా వ్యతిరేకిస్తుంది; యుద్ధ కృషికి దేశమంతట ప్రజలు తోడ్పడే పద్ధతిని యుద్ధానికి సహాయం చెయ్యాలని ఆ తీర్మానం చెబుతోంది. ఇందులో ఆక్షేపణ ఏమైనా ఉందా?" అట్టి పరిస్థితులలో, ఇండియా మంత్రి వంటి బాధ్యతగల వ్యక్తులు కాంగ్రెసుపైన, తనపైన, విసిరిన ఆరోపణలలో ఒక్కటీ రుజువుకు నిలబడదు. ప్రభుత్వమే మొదట నాయకుల్ని అరెస్టుచేసి దారుణమైన హింసాకాండను ప్రవేశపెట్టింది. ప్రజలందరినీ అవిధంగా పిచ్చెత్తించింది. దెబ్బకు మరొక దెబ్బ మాత్రమే కొట్టి సంతృప్తిపడలేదు దెబ్బకు 1000 దెబ్బలు కొట్టింది. ఇంతే కాకుండా, దేశంలో నేడు తాండవమాడే ఆహార పదార్థాలకరువు ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తూంది. జాతీయప్రభుత్వం ఉంటే ఈసమస్యను జయప్రదంగా పరిష్కరించవచ్చు. ఈ పరిస్థితులలోతాను ఊరకకూర్చోవడం సరికాదు కనుక 21 రోజులు ఉపవాసం చేయవలసి వస్తోందని గాంధీజీ వ్రాశాడు.

రాజకీయ హింస

దీనికి వైస్రాయి 5-2-43 న జవాబిచ్చాడు. అందులోని ముఖ్యాంశాలు యివి: దేశంలో జరిగే అల్లకల్లోలానికి బాధ్యులు కాంగ్రెసు - గాంధీ తప్ప మరొకరు కాదు. కాంగ్రెసు విధానం దౌర్జన్యానికి దారితీస్తుందని గాంధీజీకి తెలుసు. అయినప్పటికీ దానిమెడల ఉపేక్షా భావాన్ని ప్రదర్శించాడు. ఇందుకు కావలసినంత సాక్ష్యం ఉంది. కాంగ్రెసువాదులు విధ్వంసక చర్యల్ని ప్రోత్సహిస్తూ ఇచ్చిన రహస్యవుటుత్తరువులున్నాయి. అ. భా. కాంగ్రెసు కమిటీ పేరుతో వాటిని ప్రచారం చేశారు. పేరెన్నికగన్న కాంగ్రెసువాదులు దౌర్జన్య చర్యలలోను, హత్యలలోను పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఒక రహస్య కాంగ్రెసు సంస్థ పనిచేస్తూంది. అది బాంబు దురంతాలను ప్రోత్సహిస్తోంది. గాంధీజీ ఒక సులభమార్గం ద్వారా బయటపడాలని సంకల్పించుకున్నాడు. రాజకీయ కారణాలతో ఉపవాసం చేస్తే అది రాజకీయ హింస తప్ప మరొకటికాదు.

ఉపవాసం తప్ప మరొక మార్గం లేదు

నీచమైన యీ ఆరోపణకు గాంధీజీ యీ క్రింది విధంగా జవాబిచ్చాడు. వైస్రాయి యొక్క ఆఖరు వాక్యాలు అనుకోని తలంపుగా కాగితంమీద పడియుండాలి కాంగ్రెసు విధానం దౌర్జన్యానికి దారితీస్తుందని తనకు తెలుసుననడానికి కావలసినంత సాక్ష్యం ఎక్కడున్నదో చూపించకూడదా? స్త్రీ పురుషుల్ని న్యాయ విచారణ చేయకుండా దోషులని నిందించడం భావ్యం కాదు. సందేహించడాని కవకాశం లేని రుజువులు కావాలి. పై ఆరోపణలన్నీ నిష్పక్షపాతమైన విచారణలో పటాపంచలు కాకమానవు. లేదా అనిందించబడ్డవారు యీలోగా మరణించవచ్చు లేదా సజీవమై యున్నవారి సాక్ష్యం బయటికి రావడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి, ఉపవాసంతప్ప మరొకమార్గం

కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ

తనకు కనపడ్డంలేదు. అది రాజకీయ హింస కానే కాదు. న్యాయంకొరకు ఉన్నతోన్నతమైన న్యాయస్థానానికి గావించే విజ్ఞప్తి మాత్రమే.

తాత్కాలిక విడుదల

ఉపవాసం చేసేరోజులలో గాంధీజీని తాత్కాలికంగా విడుదలచేస్తామని ఇండియా ప్రభుత్వం ఫిబ్రవరి 7 వ తారీఖున గాంధీజీకి తెలియపరచింది. పాపం, ప్రపంచం యెదుట తమ "ఉదారత్వా"న్ని గురించి డబ్బా వాయించుకుందామనుకున్నారు. కాని, గాంధీజీ యిందుకు నిరాకరించాడు. ఎట్టి షరతులు లేకుండా విడుదల చేస్తేనే ఉపవాసం చేయనన్నాడు. అప్పుడు దేశపరిస్థితుల్ని తాను పర్యాలోచించవలసి యుంటుందని తెలియజేశాడు. ప్రభుత్వం యీ సూచనను గ్రహించియుండవలసింది కాని, దానిలో రాజనీతిజ్ఞత లోపించింది. అందువల్ల గాంధీజీ జైలులోనే ఉపవాసం చేయవలసి వచ్చింది.

ఉపవాసవ్రతంలో మొదటివారం గడిచింది. మరో రెండువారాలు గడవాలి. యవద్భారతదేశంచే నాయకుడని పరిగణించబడుతూన్న గాంధీజీయొక్క ప్రాణాలను కాపాడేటందుకు దేశమంతటా, అన్ని పార్టీలవారు, ఆందోళన సల్పుతున్నారు డిల్లీలో 20 వ తేదీని సర్వపక్ష సమావేశం జరగబోతూంది. దానికి సుమారు 150 మంది ప్రముఖులు ఆహ్వానించబడ్డారు. జిన్నాకు గూడా ఆహ్వానం వెళ్ళినట్లు తెలుస్తోంది. ముస్లింలీగ్ నాయకత్వం ఈ అవకాశాన్ని జారవిడువక, ఇతరపార్టీలతో బాటు గాంధీజీయొక్క విడుదలను కోరవలసియుంది ముస్లింజాతుల స్వయంనిర్ణయ హక్కును పొందడానికి శీఘ్ర మార్గమిదే,

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ఫ్యాక్టరీలో పని ఎంత ముఖ్యమో చంటి బిడ్డకు పాలివ్వడం అంత ముఖ్యం

1,20,000 మందికి పనిచిస్తుంది. ఈ వసతి రోజు రోజుకూ పెరుగుతూంది.

ప్రభుత్వ సహాయం

ప్రత్యేక సదుపాయాలు

సోవియట్ యూనియన్‌లో బాలబాలికలకు కేరళా.

సంతానం ఎక్కువైతే

పిల్లల ఆరోగ్యం

ఎలాగో చూద్దాం

"లెనిన్ జెండాక్రింద"

[విశ్వసాహిత్యమాల 26 వ ప్రచురణ. 30 పేజీలు. వెల మూడణాలు.]

— సోవియట్ యూనియన్ న్యూస్ నుండి

కృష్ణాజిల్లాలో "స్వాతంత్ర్య వారోత్సవం"

కామ్రేడ్ కెదియాల గోపాలరావు

ఇచ్చి, ప్రచారానికి వెళ్ళిన కామేడ్సును ఆశీర్వదించారు.

తోట్లవల్లూరులో 100 మంది కలసి రు 4-0-0 లు యిచ్చారు.

ఈ పుగల్లులో ఒక కూలి స్త్రీ కమ్యూనిస్టుపార్టీని గురించి చెప్పిన తరువాత, తాను నిరుపేదరాలననీ తన వద్ద అప్పుడే దొరికిన ఒక పైసా తప్ప యింకేమీలేదనీ, అంతకంటె యెక్కువ తాను యివ్వలేనంటూ ఆ పైస యిచ్చింది.

ఆ గ్రామంలోనే 80 మంది కూలీలు స్వతంత్ర వారోత్సవాన్ని గురించి, కమ్యూనిస్టుపార్టీ కార్యక్రమాన్ని గురించి వివరించి చెప్పిన మీదట, యికనుండి తమ కష్టాలను కమ్యూనిస్టుపార్టీ సహాయంతో తీర్చుకొనుటకు ప్రయత్నిస్తామన్నారు. 6 గురు 9 పైసలు యిచ్చి, ముందుగా తెలియకపోవుటచే అంతకంటే యెక్కువ యివ్వలేక పోయినందుకు విచారాన్ని తెలిపారు.

దివి తాలూకాలో యింకొక గ్రామంలో ఒక స్త్రీ "మీరు చెప్పేది నిజం. మీరు దేశం కొరకు పాటుపడుతున్నారు. మీపార్టీ ఒక్కటే యీ రోజు దేశంకొరకు పాటుపడుతోంది" అని ఆమె యింటిచుట్టు ఉన్న వారితో చెప్పి పార్టీఫండు యిప్పించింది.

ఒక గ్రామంలో ఒక కాంగ్రెసువాది కమ్యూనిస్టుల పాలసీ విని, విధ్వంసక చర్యలు స్వాతంత్ర్యమునకు దారితీయవని నమ్మి, ప్రచారంలో పాల్గొన్నాడు. ఒక పేదరైతు తాను మూడుగా యితర యిండ్లకు వెళ్ళి కమ్యూనిస్టుల కృషిని తెలియ చెప్పాడు. దివి తాలూకాలో ఒక ముసలమ్మ స్త్రీ దళంతో బయలుదేరి ప్రచారం చేసింది. 6 రూపాయలు పార్టీఫండు యిచ్చి, తనకు అవకాశమున్నప్పుడల్లా పార్టీఫండు యిస్తానని వాగ్దానం గావించింది.

ఈ విధంగా కమ్యూనిస్టుపార్టీ ప్రజాసామాన్యంలో ప్రవేశించి, ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నట్లు ఉదాహరణలున్నాయి.

ప్రచార వద్ధతులు

కమ్యూనిస్టుపార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నది.

ప్రచార ఫలితాలు

(1) మారుమూలలనున్న గ్రామాలలోకూడ రాజకీయ ప్రచారం జరిగింది.

స్టాలిన్ చిత్రానికి రు. 10,000!

కృష్ణాజిల్లా పార్టీ విస్తృత సమావేశం

కృషిని గురించి సమీక్ష చేసుకోవడం; రాష్ట్ర ప్లీనం కృష్ణాజిల్లాకు నిర్ణయించిన "మేడే" (మే 1) కోటా పూర్తిచేయడానికొక కార్యక్రమాన్ని నిర్ణయించడం — ప్లీనంయొక్క ఉద్దేశాలు.

ప్రారంభోపన్యాసం

రాష్ట్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ ... తన ప్రారంభోపన్యాసంలో యీ క్రింది విధంగా వివరించారు: అగస్టు 9 వ తేదీన ప్రారంభమైన జాతీయ సంక్షోభంలో కాంగ్రెసువాదులు కమ్యూనిస్టు పాలసీని గురించి ఎన్ని నిందలు ఆరోపించినా, పార్టీ సభ్యులు ... వారి నెదుర్కొంటూ కార్య రంగంలో పార్టీ పాలసీ యొక్క విజయాన్ని రుజువు చేస్తున్నారు. ... పార్టీ సభ్యులు స్థిరమైన పార్టీ చైతన్యంతో

ఇప్పటికి సుమారు రు 26000 వసూలుచేయడం ఆదర్శ కృషి.

ఈ జిల్లాలో మనది ప్రధానమైన రాజకీయ పార్టీ. మన పార్టీ నాయకత్వాన వివిధ ప్రజా సంస్థలు పెంపొందుతున్నాయి. ప్రాథమిక రైతు సంఘాలను 25 వేల సభ్యులతో 600 గ్రామాలలో నిర్మించారు. 2500 సభ్యులు గల బలమైన మహిళా వుద్యమాన్ని నిర్మించారు. వ్యవసాయ కూలీ సంఘ సభ్యత్వం మూడురెట్లు పెరిగింది. యువజన సంఘాలలో 10000 మంది సభ్యులున్నారు. రాష్ట్రంలో వున్న ప్రజాశక్తి చందాదార్లలో సగంమంది కృష్ణాజిల్లాలోనేవున్నారు. ఇవన్నీ మన పార్టీ విజయాలకు ఉదాహరణలు పార్టీలోవున్న కొన్ని లోపాలను గురించికూడా కామ్రేడ్

తీర్మానాలు

సోషలిస్టు పోటీ

అరాచకచర్యలు నిష్ప్రయోజనం: కాంగ్రెసు శాసనసభ సభ్యుని విజ్ఞప్తి

బెజవాడలో చౌకడిపోలు

★

"చల్లగుండు నాయనా!

కామ్రేడ్ టి. వెంకటేశ్వరరావు

"[illegible] మీ కడుపు చల్లగుండ! ఎంత [illegible] కడుపులు [illegible] మీ దయవల్ల నాలుగు [illegible] నాయనా! [illegible]

[illegible]

బెజవాడలో చౌకడిపోలు పెట్టి మూడు నెలలయింది. [illegible] ఏం ప్రయోజనం! [illegible]

[illegible] వాలంటీర్లు (పురుషులు, స్త్రీలు కూడా) కార్యరంగంలో [illegible]

[illegible] పూర్వం

ఉదయం [illegible] గంటలనుండి 11 గంటల వరకు [illegible] గంటల [illegible]

[illegible]

బియ్యం అయిపోయాయనే సాకులేదు

లోగడమాదిరిగా "బియ్యం అయిపోయినై" అంటూ డిపోలు మూయటంలేదు. బియ్యం అయిపోతున్నాయని తెలిస్తే చాలు, వాలంటీర్లు కమిటీమెంబర్ల దగ్గరకు పరుగెత్తికెళ్ళి మళ్ళీ బియ్యం సప్లయి చేయించుతున్నారు. ఫిబ్రవరి నాల్గో తారీఖునాడు అమావాస్య అయింది. ఆరోజున ఒక డిపోకు బియ్యం రాలేదు. జనమంతా మరో డిపోదగ్గరకు ఆదరా బాదరా పరుగెత్తుకొచ్చారు. ఆ డిపోలోకూడా చాలినన్ని బియ్యంలేవు. డి[illegible] సూపర్వైజరు అక్కడే వున్నారు. ముఠావాళ్లు లేరన్నారు. "బియ్యం కావాలి. ఇక్కడున్న బియ్యం సరిపోవు. అమావాస్యకు అంగళ్ళు అగవు మేమే బళ్లల్లో వేస్తాంపద" అని వాలంటీర్లు పదిబస్తాలు బియ్యం తీసుకొచ్చారు. రాత్రి ఏడున్నర గంటలదాకా వుండి వచ్చిన వాళ్ళందరికీ బియ్యం యిప్పించారు.

ప్రజల ఆశ్చర్యం

ఇంత చక్కటి ఏర్పాట్లు జరుగుతాయని కలలోనైనా అనుకోని బెజవాడ ప్రజలు కమ్యూనిస్టు వాలంటీర్ల కృషిని చూచి నివ్వెరపోతున్నారు. ఎంతోమంది తమ సంతోషం వెలిబుచ్చుతున్నారు.

యీ కార్యక్రమం చూస్తుంటే పోలీసులకుకూడా ఆశ్చర్యం వేస్తోంది. "మూపాడుముఖాలు మూడు నెలలనుండి చేస్తున్నా యీ మాత్రంచేత కాలేదండి ఎంత బాగుందండి" అంటూ వాలంటీర్ల కృషిని కొనియాడుతున్నారు. కమ్యూనిస్టుల కార్యదీక్షను చూచి కమిటీ సభ్యులుకూడా డిపోలను చక్కగా నడపటానికి సలహాలడుగుతున్నారు.

"రోజూ రండి బాబు-"

వాలంటీర్ల ఆందోళన

కాని, చేయవలసిన పని ఇంకా ఎంతో వుంది. ఈక్రింది సమస్యలపై వాలంటీర్లు బెజవాడ పౌరులలో ఆందోళన చేస్తున్నారు.

(1) బెజవాడలోని లక్షమంది ప్రజలకు 5 డిపోలు చాలవు. అందుకని డిపోలు యింకా ఎక్కువగా తెరవాలని ఆందోళన సాగిస్తున్నారు. ప్రతిపేటలోనూ సభలు జరిపి, పేటపేటకూ డిపోలేర్పాటు చేయాలని, "వార్డు ఆహార కమిటీ"లను కుల, మత, పార్టీవిభేదాలు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు.

(2) ఏ యే వార్డులో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారో లెక్కలుతీసి, ఏ యే వస్తువులు ఎంతెంత కావాలో అంచనా తయారు చేస్తున్నారు.

(3) నూటికి పావలా చొప్పున కరువుపన్ను వసూలు చేసుకోటానికి ప్రభుత్వం అధికారమిచ్చింది దీన్ని పురస్కరించుకొని కరువు-పన్ను పేరుతో ఎక్కువ డబ్బు వసూలుచేస్తూ, వసూలుచేసినదాన్ని వినియోగించకుండా గుటకాయస్వాహా చేస్తున్న వర్తకుల చర్యల్ని బయటపెట్టుతున్నారు. కరువు పన్నంటూ ప్రజలదగ్గర వసూలుచేయవద్దనీ, డిపోలవల్ల కల్గుతున్న నష్టాన్ని ప్రభుత్వమే భరించాలనీ ఆందోళనచేస్తున్నారు

(5) మొత్తం పట్టణానికి కావలసినసరుకుల కొరత లేకుండా 3 నెలలకు సరిపోయేటట్లన్నా స్టాకులో ఉంచాలని ఆందోళన చేస్తున్నారు.

ఈ కోర్కెలు నెరవేరిననాడే ఎంతో కొంత ప్రజలకు సహాయం లభిస్తుంది. ఇందుకోసం ప్రజల్లో ఐక్యత అవసరం. అవసరమేకాదు ఐక్యతవుంటేనే యీ కరువు సమస్యను పరిష్కరించుకో గల్గుతారు. చేతులు ప్రేలాడేసుకొని నిరంకుశ ప్రభుత్వంవైపు కళ్లు తెరుచుకుకూర్చుంటే ప్రయోజనం శూన్యం. అందుకని ప్రజలు ఐక్యం కావాలి.

జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలి. అప్పుడే అందరకూ ఆహారసామాగ్రి అవలీలగా లభ్యమౌతుంది. ఈదృఢ విశ్వాసంతోనే కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారు.

[illegible]

[illegible] తర్వాత

[illegible]

గుమాస్తాలు దారికొచ్చారు

[illegible]

నిర్బంధాలు - బెదరింపులు

యీ నెల ఒకటో తారీఖునాడు అర్ధరాత్రి వేళ రంగసాగూడెంనుంచి అళ్ళ జగన్నాధరావుగారు నూజివీడు వచ్చారు. మున్సుబు సివిక్‌గార్డులు వారిని నడివీధిలో ఆపి, అరెస్టు చేస్తామని బెదిరించి. యిరవై అయిదు రూపాయలు తీసికొని వదిలిపెట్టారు పోలీసు స్టేషనులో రిపోర్టుచేస్తే - డబ్బు మళ్ళా యిప్పించి వార్నింగుతో వాళ్ళను వదలిపెట్టారు.

"ప్రజాశక్తి" పై పోలీసులపగ

గుంటూరు జిల్లా వినుకొండలో స్థానిక పోలీసు అధికారులు "ప్రజాశక్తి" పాఠకులను పిలిపించి "ప్రజాశక్తి"ని చదవవద్దనీ, చదివితే అరెస్టు చేస్తామనీ బెదరిస్తున్నారు. కమ్యూనిస్టులకు భోజనాలు పెట్టవద్దని హోటల్ యజమానుల్ని భయపెడుతున్నారు.

సోదాలు

యీ నెల రెండో తారీఖున బెజవాడ తాలూకా కొండపల్లిలో రైతు సంఘాధ్యక్షులయిన దొడ్డా రంగనాయకులుగారి యిల్లూ, యువజన సంఘ అధ్యక్ష కార్యదర్శులైన బి. వెంకటేశ్వరరావు మాజేటి సుబ్బారావుగార్ల యిండ్లూ, సోదా చూశారు. రైతుసంఘ సత్యాగ్రహాలకోసం సోదాచూసినట్లు తెలుస్తోంది

సోదాచూచిన యిళ్లలో ఏమీ దొరకలేదు

తిరుపతిలో స్థానిక పోలీసులు కమ్యూనిస్టుపార్టీ ఆఫీసును, అద్దెకుతీసికొన్న యింటి యజమానువద్దకు పోయి పార్టీ ఆఫీసు తీసివేయించమనీ, లేకపోతే ఏమిటో చేస్తామనీ బెదరిస్తున్నారు.

అరెస్టులు

ఫిబ్రవరి 8 వ తారీఖున పొన్నూరు పోలీసులు బాపట్ల తాలూకా, పెదనందిపాడు గ్రామంలో కామ్రేడ్సు బి. వి. రాజు, కొల్లా వెంకటాద్రిమయ్య, జి. వెంకటేశ్వర్లుగార్లను అరెస్టుచేశారు. పాంచద్రు సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామ్రేడ్ ముమ్మినేని లక్ష్మీనారాయణగారినికూడా అరెస్టుచేయటానికివచ్చారు. వారు యింటివద్ద లేకపోయారు.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో యీ అరెస్టులు జరిగాయి.

యీనెల 8 వ తారీఖున మన్నవలో (గుంటూరుజిల్లా) యువజనసంఘ కార్యదర్శి మన్నవ రంగారావుగారిని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో అరెస్టు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో యిటీవల అరెస్టు చేయబడిన కామ్రేడ్సు భూపతిరాజు లక్ష్మీనరసరాజుగారిని, కోటిపల్లి అప్పన్నగారినీ 12-2-43 న రాయవేల్లూరుకు డిటెన్యూలుగా తీసుకెళ్లారు

ఒంగోలు మునిసిపల్ హైస్కూలులో హిందీ పండితుడగు కామ్రేడ్ దొడ్డవరపు కామేశ్వరరావుగారి యిల్లు 10-2-43 వ తేదీ ఉదయం స్థానిక పోలీసులు సోదాచేసి, కామ్రేడ్ కామేశ్వరరావుగారిని యిండియా దేశరక్షణ చట్టముక్రింద అరెస్టుచేసి ఒంగోలు సబ్ జైలులో వుంచారు. వారిని ఉద్యోగంనుండి సస్పెండు చేసినట్లు తెలుస్తుంది.

తహశీల్దారు వుత్తరువు

కామ్రేడ్ వేమూరుపల్లి ఆంజనేయులు (హనుమంతరావు) కేసు సందర్భంలో డిఫెన్సు తరఫున చింతలపూడి (పశ్చిమగోదావరి) మున్సబ్‌గారు సాక్ష్యం చెప్పారు.

సాక్ష్యం చెప్పిన వెంటనే వారిని ఉద్యోగంనుంచి డిస్మిస్‌చేస్తూ 24 గంటల్లోగా రికార్డంతా కరణంగారికి వప్పచెప్పమని తహశీల్దారు ఆర్డరు జారీ చేశారు.

కమ్యూనిస్టులపై కోపం

జనవరి 30 వ తారీఖున [illegible] తాలూకా కమ్యూనిస్టు కమిటీ ఆర్గనైజరూ, కిసాన్ ఆర్గనైజరూ, వ్యవసాయ కూలీ సంఘ ఆర్గనైజరూ, మ్యూనిసిపల్ యూనియన్ కార్యదర్శి కరువు పరిస్థితులను గురించి సబ్ కలెక్టరుతో మాట్లాడటానికి అనుమతి కోరారు. "కమ్యూనిస్టులు ఐక్యతా కార్యక్రమం ద్వారా [illegible] ఆర్థిక కష్టాలను పోగొడుతూ ప్రజా సామాన్యాన్ని రాజకీయాలవైపుకు మళ్ళిస్తున్నందువల్ల అనుమతి [illegible] బడదని" సబ్‌కలెక్టరుగారు సమాధానం చిత్తగించారు.

తిండిపెడితే శిక్ష!

కామ్రేడ్ పూర్ణచంద్రరావు చింతలపూడి తాలూకా (ప. గోదావరి) ఎర్రగుంటపల్లి వగైరా గ్రామాలకు వెళ్లి, ఐక్యతా సందేశాన్ని గురించి ప్రచారం చేస్తుంటే, చింతలపూడి సబ్‌ఇన్‌స్పెక్టరు కొందరు గ్రామస్థుల్ని పిలిపించి. ఇట్టివారి నెవరినైనా రానిచ్చినా - తిండి పెట్టినా శిక్షిస్తానని బెదరించారు.

కామ్రేడ్ నరసింహం లెనిన్ దినోత్సవంనాడు (జనవరి 21) బైరాగివేషం ధరించి ఫేసిస్టువ్యతిరేక గీతాలు పాడుచు పార్టీనిధి వసూలు చేస్తుంటే. సైనిక్ ఇన్‌స్పెక్టరు కామ్రేడ్ నరసింహం తండ్రిని పిలిపించి, యీ దఫా యిలాంటి వేషాలువేస్తే అరెస్టుచేస్తానని బెదిరించారు.

విడుదలలు

గుంటూరుజిల్లా వినుకొండలో జనవరి 22 వ తారీఖున అరెస్టుచేసిన కామ్రేడ్స్ పి. నాగులు, టి. సీతారామయ్యగార్లనూ, హిందీమాష్టరుగారినీ 15 రోజులు రిమాండులో ఉంచి విడుదల చేశారు

ఒంగోలులో అరెస్టుచేయబడ్డ కామ్రేడ్స్ పి. వి. రాఘవస్వామి, కె. వి. నరసింహంగార్లను కూడా విడుదల చేశారు.

• • •

జాతీయ యువజన సంఘానికి రాజీనామా

బాపట్ల తాలూకా జాతీయ యువజన సంఘ కార్యదర్శి గారికి

అయ్యా,

చాల కాలంనుండి. తాలూకా, జిల్లా యువజన సంఘాలను స్థాపించి, అన్ని రకాల యువకులనూ చేర్పించి యువజనోద్యమాన్ని అభివృద్ధి పరచుచున్న సమయంలో, వేరుగా జాతీయ యువజన సంఘాలంటూ యువకుల ఐక్యతను విచ్ఛిన్నం చేయుటం నాకిష్టంలేదు.

కాన యువజనోద్యమము యొక్క క్షేమాన్నికోరి, యువకుల ఐక్యతను కాపాడుటకుగాను నా జాతీయ యువజనసంఘ ఆర్గనైజరు పదవికి రాజీనామా యిస్తున్నాను. మీరుకూడా యీ విచ్ఛిన్న కార్యక్రమాన్ని కట్టిపెట్టి, యువజనోద్యమాన్ని బలపరుస్తారని ఆశిస్తున్నాను. నా రాజీనామా అంగీకరించండి.

ఇట్లు,

కొమ్మూరు, 4-2-43 } కె. వి. ప్రసాదరావు, జా॥ యు॥ సంఘ పిర్కా ఆర్గనైజరు.

• • •

"జమీన్ రైతు" లో పచ్చి అబద్ధాలు

మా గ్రామంలో జనవరి 6 వ తేదీన జాతీయ యువజన సంఘ ఎన్నికలు నా అధ్యక్షతను జరిగిననియూ. మా గ్రామ యువకులంతా "జోషి ముఠా" వలనుండి యీ సంవత్సరం జాతీయ యువజన సంఘాల్లో చేరారనియూ. ప్రకటించబడింది. ఇదంతా శుద్ధ అబద్ధం. ఈ సంగతి నాకేమీ తెలియదు.

ఇట్లు,

(సం) పాలపుగు వెంకట శివనారాయణ,

చినోగిరాల. 18-1-43.

ఆహారసమస్యపై

పార్టీలన్నీ ఐక్యమవుతున్నాయి

[illegible]

"కలిసి పనిచేదాం!"

పంజాబు రాష్ట్ర ముస్లింలీగ్ యొక్క సంయుక్త కార్యదర్శి, మౌల్వీ [illegible] సభలో ఈ క్రింది విధంగా ప్రకటించారు:-

"మన ప్రజలందరినీ ఆకలిబాధ పీడించివేస్తోంది. జపాన్ పాంతకులు మన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు ఎప్పుడు దండయాత్ర చేస్తారో చెప్పలేం ఈ దేశం మనది. మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి హిందువులు - మహమ్మదీయులు - శిక్కులు, అంతా కలిసి మనం 40 కోట్లమందిమి. అధిక లాభాల దోపిడీని అరికట్టడానికి యీ రోజున మనం నడుం బిగించాము: ఇలా మనం చేయకపోతే జపానువాళ్లొచ్చినప్పుడు వాళ్ళకుకూడా మనం లొంగిపోవడమే జరుగుతుంది. కనుకనే మనమందరం ఐక్యతతో ముందుకు వచ్చి. మన ఆహారాన్ని - మన భవిష్యత్తును ఇప్పుడే మన చేతుల్లోకి తెచ్చుకోవాలి, ఆకలి - హిందూ - మహమ్మదీయుల మధ్య విచక్షణ చూపదు. జపాన్ రాక్షసులుకూడా అంతే. ఏ యే సంస్థలకు మనమంతా చెందియున్నామో, వాటిలో చిత్తశుద్ధితో పనిచేస్తూ, అందరికీ అవసరమైన ఆహారం సంపాదించుకోవడానికి, మన దేశంలో మనం సురక్షితంగా జీవించడానికి, కలిసి పనిచేదాం."

కోర్కెలు

లాహోరు [illegible] యీ క్రింది కోర్కెలతో [illegible] కోరుతూ, ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించబడింది:

(1) [illegible]

[illegible]

వేయడానికి తగ్గిన [illegible] యేర్పరచాలి.

లాహోరులో ఒక కేంద్ర ఆహార కమిటీని. వివిధ వార్డులలో వార్డు కమిటీలను. నిర్మించడానికి వివిధ ప్రజా సంస్థలు సహకారం చేయవలసినదిగా హెచ్చరిస్తూ మరో తీర్మానం చేయబడింది.

వాలంటీర్ల దళం

ఈ క్రింది పనులు నిర్వహించడానికి ఒక వాలంటీర్ల దళాన్ని కూడా యేర్పరచాలని [illegible] సమావేశం తీర్మానించింది.

(1) ఎవరెవరు విక్రయిస్తున్నారో. ఎవరు అధిక లాభాలు గుంజుకొంటున్నారో. ఎవరు దొంగ మార్కెట్టులో సరుకు అమ్ముతున్నారో. ఎవరు లంచాలు తీసుకొంటున్నారో కనిపెట్టి చేయడం

(2) రేషనింగు ప్రవేశపెట్టడానికి. ఒక్కొక్క కుటుంబానికి ఎంత సరుకు అవసరమో లెక్కలు వేయడం.

(3) ప్రభుత్వ డిపోలవద్ద అమ్మకాన్ని కనిపెట్టి చేయడం;

(4) గిడ్డంగులలోను, షాపులలోనువున్న మొత్తం స్టాకుకూ, ప్రజల అవసరాలకూ సమన్వయం కుదర్చడం. ఆహార పదార్థాల ఎగుమతి దిగుమతులకు సక్రమమైన రాకపోక సౌకర్యాలు కలిగించడం.

మంటలబాంబుల్ని ఆర్పడమెలాగ?

కామ్రేడ్ [illegible]

మంటలబాంబులను చల్లార్చడంలో ముఖ్యముగా గమనించవలసిన విషయ మేమంటే, బాంబుకన్న ముందుగా, బాంబువల్ల నిప్పు అంటుకున్న వస్తువులను చల్లార్చాలి. ఇందుకు అధికంగా నీటిని ఉపయోగించాలి.

(1) మెగ్నీషియమ్ బాంబును ఆర్పుట :-

ఇది మంటల బాంబు లన్నిటిలోనూ ఎక్కువ ప్రమాదకరమైనది కరిగి మండుచున్న మెగ్నీషియం దూరముగా వ్యాపించి దానికి అందిన వస్తువు లన్నింటిని అంటించును ఇది ఎక్కువ వేడిమితో మండుట వల్ల ¼ అంగుళానికి తక్కువ మందంగల ఉక్కు రేకునుకూడా కరిగించివేయగలదు; దానిలు కూడా చీటలుటిని కరిగిన మెగ్నీషియము లోపలవున్న వస్తువుల నంటించును.

జర్మన్ మెగ్నీషియమ్ బాంబులు 2¼ పౌనులు బరువు. జపాను బాంబులు 4½ మొదలు 25 పౌనులు వరకు బరువు వుంటాయి.

శరీరానికి రక్షణగా (బల్ల, గోడ మొదలైనవి) ఏదైనా లేకుండా, క్రిందపడిన ½ నిముషమునకు 2 నిమిషాలకు మధ్య మెగ్నీషియమ్ బాంబును సమీపించుట ప్రమాదకరం. 2¼ పౌన్లు బరువుగల మెగ్నీషియమ్ బాంబయితే, పడిన ½ నిముషములోపలనే 16½ అం॥ పొడవు 14 అం॥ వెడల్పు గలిగి మూడు వంతులు యిసకతో నింపి కట్టబడిన బస్తాను దానిపై ఉంచితే దానివల్ల ప్రమాదం తగ్గిపోతుంది. లేనిచో ఎంత బరువు గల బాంబైనా 2 నిముషముల పిమ్మట కరిగి మండుచున్న మెగ్నీషియంపై పొడవు కర్రలు గల పారల్లతో యిసుకపోసి ఆర్పరచ్చును.

మెగ్నీషియమ్ బాంబుపై నీరు ఉపయోగించుటకు స్టిరప్ పంపు అవసరం బాంబుచుట్టూ మండే వస్తువులకు, జల్లుగాను, లేనిచో ధారగాను నీటిని బాంబుపై ఉపయోగిస్తే బాంబు త్వరగా మండిపోయి ప్రమాదం తొలగుతుంది.

(2) ఫాస్ఫరసు బాంబు :-

ఈ బాంబు క్రింద పడగానే ఇందులోని ఫాస్ఫరసు రబ్బరు గోళీలు దూరము చెదరి పడి, అన్ని వస్తువులను అంటిస్తాయి. ఈ గోళీ లన్నింటినీ ముందుగా చేతులతో ఏరి పోసిగాని, స్టిరప్ పంపు జల్లుతోగాని లేక తడి యిసకతోగాని ఆర్పివేయాలి. పిమ్మటగరిటెలతోగాని, గొట్టాలతో (Scoops) గాని బకెట్టువంటి [illegible]

[illegible]

(3) నూనె బాంబు :-

మండుచున్న నూనెపై పడుతోస్తే, అది [illegible]

(4) సెరాఫిన్ పెట్రో బాంబు :-

దీనిపైకూడా నీరుపోస్తే, నూనె బాంబు [illegible]

మంటల బాంబులమంది దీపికావసలసిన జాగ్రత్తలు

(1) [illegible]

[illegible]

(2) [illegible]

(3) [illegible]

(4) [illegible]

(5) [illegible]

(6) [illegible]

కరువు

సుమంగళిలోని "బేతాయి సామి దేవుడా" అనుమాదిరి

"[illegible]"

మాయదారి కరువు వచ్చెరా!
— సోదరా!
మానవులను మ్రొద్దుచుండెరా!
కూటికి మొగమువాచి
కుటుంబాలు యెన్నెన్నో
కూలిపోవుచున్నాయి;
మేలు దలువరయ్యయ్యో!—మాయ॥
నిత్యభక్ష్యము నిలువ చేయను.
— మన చేతుల్లో
చెల్లని యేగాని వున్నదా?
ఆదనుజూచి వర్తకులు
పదిలముగా సరుకులుకొని.
కొట్లల్లో నిలువచేసి.
కొండెక్కి కూర్చుండిరి — మాయ॥
సంపాదన సన్నగిల్లినా.
— మాస్తుండగ
సరుకుల ధర పెరిగి పోయెరా
పిల్లకు కరువాయెను.

పొట్టకు కరువాయెను;
ఇంతెందుకు వంటలోని
సరుకులన్ని కరువాయెను—మాయ॥
సరుకు కంట్రోలు పెట్టిరి.
— [illegible]
[illegible]
మోసమును తెలిసికూడ
మన ప్రభుత్వ మీనాడు,
దొంగ మార్కెట్ల కెల్ల
దోహదమిచ్చుచుండె — మాయ॥
ప్రభుత్వం పరికించదాయెను
— పాటులేక
వస్తువులను [illegible] ఎందరో
ప్రజాయుద్ధ [illegible]
[illegible]
[illegible]
[illegible] — మాయ॥

ప్రజా సమీకరణవల్ల ప్రజా విజయాలు

అనంతపురం కాలేజీ [illegible] విద్యార్థుల్ని కాలేజీ ప్రిన్సిపాల్ సస్పెండు చేశారు. ఆ కేసు కొట్టి వేయబడి, [illegible] (డిసెంబరు 17) ప్రిన్సిపాల్ మాత్రం తన సస్పెన్షన్ ఆర్డరును రద్దుచేయలేదు. జనవరి 8 వ తేదీని [illegible]. ఈ చర్యవల్ల అసమ్మతిని ప్రకటిస్తూ, అనంతపురం విద్యార్థులు [illegible]. ప్రిన్సిపాల్ కాలేజీ, ట్రైనింగు కాలేజీ విద్యార్థులు, 332 రు హైస్కూలు విద్యార్థులు, 118 మంది గవర్నమెంటు ట్రైయినింగ్ స్కూలు విద్యార్థులు, సంతకాలు చేశారు. గుత్తి, [illegible], ధర్మవరం, [illegible] యిట్టి మహజర్లపై సంతకాలుచేసి పంపారు.

[illegible] జనవరి 25 తేదీని విద్యార్థులందరినీ కాలేజీలో [illegible].

అనంతరావు కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థుల్ని "[illegible]," "రాడీలు," "పాతూరుదోమలు" యిత్యాది పదాలతో అవమానించుతున్నారు. ఫిబ్రవరి 8 వ తేదీన [illegible] విద్యార్థులు కాలేజీకి ఆలస్యంగా వచ్చి నందుకు వారిని కోర్టులని [illegible]. రు. 6 జుల్మానా విధించారు. [illegible] విద్యార్థుల సమావేశమై, యీ చర్యను ఖండిస్తూ తీర్మానాలు గావించి, వాటిని ప్రిన్సిపాల్‌కు పంపించారు. అసాయంకాలం 5 గంటలకు సుమారు 400 మంది హిందూ-మహమ్మదీయ విద్యార్థులు విద్యార్థి సంఘ యాజమాన్యాన కాలేజీ హాలులో సమావేశమై, ప్రిన్సిపాల్‌ను పిలిచి, తమ సంయుక్తతద్వారా ప్రిన్సిపాల్ ఆదిన దుర్భాషలను ఉపసంహరించుకోవాలని కోరారు. కాని, ప్రిన్సిపాల్ నిరాకరించారు. కాని, విద్యార్థులు మాత్రం [illegible]. 6 వ తేదీని ప్రిన్సిపాల్ దగ్గరకు 8 [illegible] ప్రతినిధులు డెప్యుటేషన్‌గా వెళ్ళి తమ తీర్మానాలు గురించి [illegible] గట్టిగా వాదించారు.

విద్యార్థుల ఐక్యతకు ప్రిన్సిపాల్ లొంగక తప్పింది కాదు. [illegible] దుర్భాషలాడనని ప్రతి తరగతి [illegible]ద్వారా చదివి వినిపించారు.

రాజమండ్రి అల్యూమినియం కార్మికులకు విజయం

రోజురోజుకు ఆహారపదార్థాల ధరలు విపరీతంగా [illegible] యీ రోజులలో, రాజమండ్రి అల్యూమినియం ఫ్యాక్టరీ కార్మికులు ఎక్కువ కూలికావాలని ఆందోళన సాగించారు. ఫిబ్రవరి 4 వ తేదీని స్త్రీ కార్మికులు ముందుకువచ్చి, తమకిచ్చే రోజుకూలి 0-5-0 ను [illegible] హెచ్చించ వలసిందని కోరారు. [illegible] ఇతర కార్మికులు ఎక్కువ కూలికై ఆందోళన ప్రారంభించారు. మూడు కంపెనీల కార్మికులు [illegible] సమావేశమై, 8 గురు అర్గనైజర్ల కమిటీని ఎన్నుకున్నారు. కార్మికులు పనులకు వెళ్ళకుండా, అర్గనైజింగ్ కమిటీ యీ క్రింది కోర్కెలతో [illegible] డెప్యుటేషన్ వెళ్ళింది.

100 పౌనులకు కర్ని పనివాళ్ళకు రు. 9 మంది రు. 11 కు. పోత-మట్టి పనివారలకు రు. 8 మంది రు. 9-8-0 కు. [illegible] 13 మంది రు. 15 కు. మట్టి పనిచేవారికి రు. 7 నుండి రు. 8 కు. ఎక్కువ చేయాలి. మొదట ఒక కంపెనీ [illegible] యీ రేట్లకు అంగీకరించారు. తరువాత, [illegible] కంపెనీలు 25 చిల్లర కంపెనీలవారు, [illegible] కూలిరేట్లకు [illegible]. అల్యూమినియం [illegible] కంపెనీకూడా [illegible] 18 [illegible] చొప్పున ఎక్కువ కూలి యివ్వడానికి సమ్మతించారు.

ఆ విజయాలను స్థిరపరచుకొంటూ, తమ [illegible] న్యాన్ని యింకా వృద్ధిచేసుకోవడానికి కార్మికులు తమ సంఘాన్ని పునర్నిర్మించుకున్నారు.

అడితి కార్మిక సంఘ విజయం

రాజమండ్రి అడితి కార్మికులు (కోటిలింగాల) నూటికి రు 25 యుద్ధ అలవెన్సుకోసం గావించిన ఆందోళన ఫలితంగా, ఫిబ్రవరి 4 వ తారీఖున విజయాన్ని సాధించారు.

తోళ్ళకార్మికులకు పండుగ మామూళ్లు

100 కి రు. 25 చొప్పున రివాజుగా యిచ్చేపండుగ మామూళ్ళను రద్దుచేస్తూ, రాజమండ్రిలో ఒక తోళ్ళ కంపెనీ యజమాని బేరీ ప్రారంభించారు. ఆ సొమ్మును కార్మికసంఘానికీయడం మానివేస్తే మామూలు యిస్తానన్నాడు. కాని, కార్మికులు ఐక్యతతో నిలబడి, ఆందోళన చేయడంవల్ల, ఆ షాహుకారు పండగ మామూళ్లకు అంగీకరించవలసి వచ్చింది

కిరసనాయిలు సప్లయి

జనార్దనపురం గ్రామంలో కిరసనాయిలు అన్ని యిళ్లకు సరిగా అందుటలేదు గ్రామ యువజనసంఘం జోక్యం కలిగించుకొని, అందరికీ రేషనింగ్ కార్డు లిచ్చి, అన్ని యిళ్లకూ కిరసనాయిలు న్యాయంగా అందజేస్తోంది. కాని, కిరసనాయిలు ఇంకా కావలసి యున్నది కాబట్టి తహశీల్దారుకు, రివెన్యూ ఇన్‌స్పెక్టరుకు అర్జీలు పంపింది.

మునిసిపల్ కార్మికులకు కరువుభత్యం

[illegible] (పెద్దాపురం తాలూకా) పంచాయతీ బోర్డు కార్మికుల ఆందోళన ఫలితంగా, ఆగస్టునుండి కరువుభత్యం నెల 1 కి రు 4 చొప్పున యిస్తున్నారు.

పెద్దాపురం మ్యునిసిపల్ కార్మికులకు నెల 1 కి రు 2 మాత్రం కరువుభత్యం యిస్తున్నారు. క్యాజువల్ లీవు, సిక్ లీవు, మెటర్నిటీలీవు యివ్వడానికి అంగీకరించారు.

బుర్రకథలద్వారా ప్రజా సమీకరణ

త్రాగే [illegible] తాలూకాలో ఉప్పరగూడెం అనే మాలపల్లి వుంది. అక్కడి కూలీలు కూలీ సంఘంలో సభ్యులుగా చేరవలసిందని యువకులు ఎంత ప్రయత్నించినా, ప్రయోజనం లేకపోయింది. అంతట తాంబుర, డక్కీ మొదలైన సాధనాలతో "చైనా గెరిల్లా యోధులు" అనే బుర్రకథను ప్రారంభించారు. అందులో సంఘీభావం యొక్క ప్రభావాన్ని గురించి కూలీలు స్పష్టంగా తెలుసుకున్నారు. చాలామంది కూలీ సంఘంలో సభ్యులుగా చేరారు. ఇది అచ్చటి క్రైస్తవ ఉపాధ్యాయునికి కంటకంగా తోచింది. కూలీసంఘంలో చేరవద్దనీ, చేరితే అనేక కష్టాలొస్తాయనీ దుష్ప్రచారం ప్రారంభించారు. కాని, గింజల ధరలు పెరుగుట, అమ్మకంలో షావుకార్లు చేసే అన్యాయాలు మొదలగు సమస్యలపై యువకులు కూలీలందరినీ సమీకరించగలిగారు. కంట్రోలు ధరలు అమలు జరిగేటట్లు చేయవలసిందని కోరుటకు కూలీలు తహసీల్దారు వద్దకు రాయబారం వెళ్ళాలని సూచించారు. కాని, క్రైస్తవ ఉపాధ్యాయుడు, తానే వెళ్ళి చేయిస్తానన్నారు. యువకులు సరేనన్నారు. తాముకూడా వెనకాల వస్తామన్నారు. సరిగా నాయకత్వం వహించకపోతే తామే ముందుండి నడిపిస్తామన్నారు. దానితో ఉపాధ్యాయుడు తప్పు జారినట్లు జారాడు. యువకులు పూనుకొని, ఈ సమస్యపై తీవ్రంగా కృషి చేస్తున్నారు. జపానువారు బౌద్ధ మతస్థులనీ వారు చాలా దయాపరులనీ, యువకులు చెప్పే మాటలువిని చెడిపోవద్దనీ, క్రైస్తవ ఉపాధ్యాయుడు ప్రారంభించారు. కాని ఫాసిస్టు దాడుల అఘాయిత్యాలను గురించి తెలుసుకున్న కూలీలు ఆ దుష్ప్రచారానికి లొంగలేదు. "మీకన్ని యిస్తున్నాయి; కూలీలను వాటిలోకి రానియ్యండి!" అనే నినాదాన్ని లేవతీశాడు ఆ వుపాధ్యాయుడు. దానిపై యువకులు నేటి సమాజంలో వున్న లోపాలనుగురించి వివరంగా తెలియజేసి, కూలీలు - పేద రైతులు ఏకమై అత్యవసరమైన తిండి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో బోధించి, ఆ విధ్వంసకారుని పన్నాగాన్ని భగ్నం చేశారు. కాన్గ్రెసులోనుండి [illegible] తేవడి. "కాంగ్రెసు [illegible]!" అనే [illegible] ప్రారంభించారు యువకులుగాని, కూలీలకు [illegible] గింపులో జోక్యం కలిగించుకోకుండా, [illegible] వెళ్ళిపోయారు. ఫాసిస్టు రెచ్చగొట్టుడు [illegible] చేసిన ప్రయత్నం విఫలమయింది.

[illegible] తాలూకాలో [illegible] "దేశభక్తులు", "ద్రోహి", "ప్రేమగీత", "[illegible]", "తండి - ఆత్మరక్షణకు" అనే నాటకాలు [illegible] రారు. సుమారు 700 మంది ప్రేక్షకులు [illegible] ఉంది, ఆనందించారు. నాటకాల మధ్య "[illegible] ప్రతిజ్ఞ"ను తీసుకున్నారు.

యార్లగడ్డలో, ఫిబ్రవరి 25 వ తేదీ రాత్రి [illegible] బుర్రకథకు సుమారు 1,000 మంది ప్రజలు వచ్చారు. పార్టీనిధికి విరాళ మీయవలసిందని విజ్ఞప్తిచేయగా, రు. 15 లు, బియ్యం, ధాన్యం వగైరా యిచ్చారు.

మంచికలపూడి గ్రామంలో, గ్రామ యువజన సంఘ యాజమాన్యాన యీ నెల మొదటి వారంలో "దేశభక్తులు" అనే నాటకం, వివిధ విచిత్ర వేషాలు ప్రదర్శించబడ్డాయి. బుర్రకథ కూడా చెప్పారు. 6 గ్రామాలనుండి 1000 మంది స్త్రీ పురుషులు వచ్చారు. కామ్రేడ్ ఎం. సుబ్బారావు ఆహారపదార్థాల సమస్యను గురించి ఉపన్యసించారు.

దివి తాలూకా చినముత్తేవి గ్రామంలో, 8 వ తేదీని చెప్పిన డక్కీకథను దాదాపు 500 మంది ప్రజలు విన్నారు.

గూడూరులో, రంజాన్ పండుగకు హిందూ-మహమ్మదీయయువకులు సాధువుల వేషాలు వేసుకొని, "తక్బీముదా" పాటను పాడుతూ, పార్టీనిధికి రు 4-0-0 వసూలు చేశారు. ప్రజలు గుంపులు గుంపులుగా సమావేశమై, పాటలోని అర్థాన్ని తెలుసుకొంటూ ప్రోత్సహించారు.

ఈ వైఖరి యుద్ధకృషిని కుంటు పరుస్తుంది

యుద్ధంలో ప్రజావిజయం లభించాలంటే, బీద ప్రజలపై స్థానికోద్యోగులు గావించే జబర్దస్తీలు నశించాలి. ఆహారపదార్థాల అధికోత్పత్తికి కావలసిన అవకాశాలన్నీ కల్పించబడాలి. కాని, దేశంలో అనేక చోట్ల స్థానికాధికారులు గావించే అక్రమాలవల్ల యుద్ధకృషి కుంటుపడుతుంది. కనుక, ప్రజా ఐక్యతతో వాటిని ఎదుర్కోవలసి యుంది

కాటూరు (కృష్ణా) లో ఒక కుటుంబముయొక్క ఆస్తిపై మున్సబుగారు క్రిందటి సంవత్సరం ఆ ఆస్తికి భాగస్థులైన వేర్వేరు వ్యక్తులపద్దనే శిస్తులు వసూలు చేశారు కాని, యీ సంవత్సరం కొన్ని ప్రత్యేక కక్షలవల్ల, పట్టా విడివడలేదనే నెపంతో, ఆకుటుంబంలోని ఒకరివద్ద తహసీల్ వసూలు చేసుకోలేదు గ్రామ రైతు సంఘ నాయకులు యీ విషయమై మున్సబుగారిని గతమాసం మధ్యలో కలుసుకొనగా, రైతు సంఘాన్ని తండ్రీ కొడుకులు బండబూతులు తిట్టారు పైగా తహసీల్‌దగ్గరవారు అల్లరిచేశారని పోలీసువారికి, రెవిన్యూ అధికారులకూ, రిపోర్టుచేశారు.

అధికోత్పత్తికి యిది వ్యతిరేకం

యుద్ధావసరాలకు పంటల అధికోత్పత్తిని ప్రోత్సహించుటామనీ, బంజరుభూములను సాగుచేస్తే 3 సంవత్సరాల వరకు శిస్తు వసూలుచేయబడదనీ, ప్రభుత్వం ప్రకటించింది విడవలూరులో నీటి సప్లయి సరిగా లేక, బంజరుభూములపై 5 లేక 4 తూములు మాత్రమే పండింది అయినప్పటికీ, స్థానికోద్యోగులు యకరం 1 కి రు 24 చొప్పున నిర్బంధముగా వసూలు చేస్తున్నారు.

గుడివాడ తాలూకాలో వెన్ననపూడి, కుదరవల్లి పెదవిరివాడ, జొన్నపూడి, వగైరా గ్రామాలలో పేద రైతులు — కూలీలు బంజరు భూముల్ని సాగుచేసుకుంటే, 4 అణాలు మొదలు 8 అణాల వరకు పెనాల్టీలు విధించారు. ఫిబ్రవరి 1 మొదలు 11 వరకు గుడివాడలో జమాబందీ జరిగినప్పుడు, స్థానిక కూలీసంఘ ప్రతినిధులు — రైతు సంఘ ప్రతినిధులు అధికారుల వద్దకు వెళ్ళి, పెనాల్టీలు తీసివేయవలసిందని కోరితే, 3 రెట్లు పెనాల్టీలకు 2 రెట్లు, 2 రెట్లు పెనాల్టీలకు ఒకరెట్టు, చొప్పున ఖాయం చేశారు. గట్టు పుట్టలు సమంచేసి, కొత్తసాగుచేయడంలో పంట తక్కువై నందున, పెనాల్టీలు భరించశక్యం కాకుండా వున్నాయి. నీటితీరువను మాత్రం ఖాయపరచి, నామినల్ పెనాల్టీ వేయవలసిందని కోరుతూ, తాలూకా రైతుసంఘ కార్యదర్శి ప్రకటిస్తున్నారు.

మొఖాసాదార్లుపెట్టే బాధలు

తిరువూరు తాలూకా (కృష్ణా) లో మల్లపాలెం గ్రామరైతుల్ని మొఖాసాదార్లు అనేక బాధలు పెడుతున్నారు గ్రామంలో పంటచెరువులకు మరమ్మతులు లేవు. అందువల్ల పంటలు సరిగా పండక, రైతులు అధిక శిస్తులు చెల్లించుకోవలసి వస్తోంది రైతులు 1929 లగాయతు జిల్లా అధికార్లకు తమ గోడు తెలియచేసుకుంటూ వచ్చారు. తత్ఫలితంగా, 1929 లో రు 1600 లకు, 1938 లో రు 2000 లకు, 1912 లో రు. 3,500 లకు, మరమ్మతులు చేయించవలసిందని పదేపదే ఉత్తరవులు వచ్చాయి. అయినప్పటికీ, మొఖాసాదార్లు ఖాతరీచేయలేదు. అంతేగాక, రైతులు సొంతగా నీటిని కొనుక్కొని పంటలు పండించుకొంటూంటే, మొఖాసాదార్లు దావాలువేసి, భూముల్ని వేలం వేయించుకొంటున్నారు.

రాయలసీమలో కరువు

అనంతపురం జిల్లాలోని పెనుగొండ తాలూకాలో యీ సంవత్సరం వర్షంలేక, మాగాణి పంటలు (చెరువుక్రింద పండేవి) పూర్తిగా నష్టమయాయి. మెట్ట పంటలు నూగోవంటు మాత్రమే పండింది. [illegible] తటికి బియ్యం పప్లయి చేయగల "[illegible]", "బుక్కపట్టణపు చెరువు" పూర్తిగా ఎండిపోయింది. రు 10 లక్షల విలువగల ధాన్యం పాడైనవి. సుమారు 20 గ్రామాలలో పేదప్రజలు ఆకలిమంటలకు [illegible] కావలసి వచ్చింది ప్రభుత్వం కరువుపనులు [illegible] కాలో ప్రారంభించలేదు. ఈ నిరంగా, పంటలు [illegible] కూలి దొరక్క, ఆకలిబాధతో పీడించబడే ప్రజలు అక్కడక్కడ లూటీలు ప్రారంభించారు.

పాయికారీ రైతుల దుస్థితి

మోర్జంపల్లి గ్రామ రైతుసంఘ కార్యదర్శి, [illegible] శెట్టి-తిరుపతయ్యగారు యిలా వ్రాస్తున్నారు; నైజాం సరిహద్దునవున్న బ్రిటిష్ ఇండియా గ్రామాల రైతులు ఆవాదినుంచి నైజాములో తమకున్న భూములలో పండిన ధాన్యాన్ని కాయిదీసుద తెచ్చుకొంటున్నారు. ఈ సంవత్సరం నైజాం ప్రభుత్వంవారు తమ రాష్ట్రం నుంచి ధాన్యం ఎక్కడికీ పోకుండా చేశారు. మన ప్రభుత్వంపై ఒత్తిడిచేసి తద్వారా నైజాంప్రభుత్వమువారికి [illegible] చేసి, అర్జును తెప్పించుకోవలసియుంది.

అనంతపురంలో స్వాతంత్ర్యవారం

అనంతపురం జిల్లా అంతటా 144 వ సెక్షన్ అమలులో ఉండడంవల్ల, బహిరంగసభలు జరుగలేదు. విద్యార్థి సంఘం పట్టణాన్ని 6 భాగాలుగా విభజించి, ప్రతిభాగంలో ఒక్కొక్క విద్యార్థి దళం చొప్పున జనవరి 20 నుండి 26 వరకు స్వాతంత్ర్య సందేశాన్ని ప్రచారం గావించేటట్లు ఏర్పాటుచేసింది. జాతీయ ప్రభుత్వంయొక్క అవసరాన్ని గురించి, ఫాసిజమును ఎదుర్కొనుటద్వారా స్వాతంత్ర్య సంపాదన యెలా సాధ్యమవుతుందో విశదీకరిస్తూ, యీ దళాలు ఇంటింటికీ వెళ్ళి బోధించుతూ వచ్చారు. సుమారు 1500 మంది ప్రజలలో స్వాతంత్ర్య సందేశాన్ని ప్రచారం గావించి, పార్టీనిధికి రు 50-11-0 వసూలు చేశారు. 26 వ తేదీని ఇండ్లలో రెండు సమావేశాలు జరిపి, స్వాతంత్ర్య ప్రతిజ్ఞను తీసుకున్నారు.

[illegible], ధర్మవరం విద్యార్థులుకూడా ఉత్సాహంతో స్వాతంత్ర్యవారం జరిపి, పార్టీనిధికి తమ [illegible] చేశారు.

★ ప్రపంచ యుద్ధ సమీక్ష

ప్రజా యుద్ధరంగం

బ్రిటన్ అమెరికాల బాధ్యత

"రష్యన్ల వినా కొస్టేకాం; రష్యన్ల వలాకొస్టేకాం." అని మొన్నటివరకు పలుకుతూండిన బెర్లిన్ రేడియో, ఈనాడు, "బోల్షివిక్కులు ఇక్కడ ఎదురు దాడులు చేశారు, బోల్షివిక్కులు అక్కడ అధిక బలంతో విజృంభించారు, బోల్షివిక్కులు ది చేశారు, బోల్షివిక్కులు అది చేశారని గోల పెడుతూంది. అప్పుడు 'రష్యన్లు' అని అవహేళనమెందుకు? ఇప్పుడు 'బోల్షివిక్కులు' అని అనడమేమిటి? పరిశీలించిచూస్తే, ఈమాటలమార్పులోనే కనబడుతూంది పరిస్థితులలో కలిగిన ప్రధానమార్పంతాను.

యుద్ధ రంగంలో నాజీలు మొనగాళ్లయి ముందుకు పోతూ వుండిన రోజులవి. రష్యన్లొక లెక్కా అన్న ధీమాతో మిన్నూ మన్నూ తెలియకుండా వుండిన రోజులవి. అందుకే చులకనగా 'రష్యన్లని' చెప్పేచేస్తూండేవాడు. గత శీతాకాలంలో గట్టి దెబ్బలు తగులుతున్న తరిగి సోవియట్ సేనలమీద గట్టి దెబ్బ తీయగలమనే ధీమా నాజీలకుండింది.

ఈ నా డు

కాని ఈనాడో - పరిస్థితులు మారిపోయాయి. సోవియట్ రంగంలో తోక ముడుచుకొని ఒకటే పరుగు సాగిస్తున్నారు నాజీ 'మొనగాళ్లు'. నిలబడ్డ చోట నుంచి కదలకుండా చెప్పవగల లేతోంది రెడ్ ఆర్మీ. గతవారం రెడ్ ఆర్మీ ఎలాంటి విజయాలు సాధించిందో చూడాం. మొన్న ఏడవ తేదినాటికి (అంటే - సోవియట్ విజయ యాత్ర ప్రారంభమయిన 81 రోజులలో) నాజీలు దొనెట్సు వ్రెక్కు ప్రదేశాన్ని వదలి నాజీలు పారిపోవలసి వచ్చింది. ఈ వారంలో మరిగాల్ని అమోఘ విజయాలు—కుర్స్కు, బైలో గోరోద్, క్రాస్నొదార్, రాస్తోవ్, వోరోషిలావ్‌గ్రాద్ - లయుకీ పట్టుబడగిన ఈ నగరాలన్నీ రెడ్ ఆర్మీ వశమయాయి. ఇంకా ఎన్నో ముఖ్యమయిన రైల్వే కేంద్రాలమంది, కీలక స్థానాలనుంచి నాజీలను తరిమికొట్టారు సోవియట్ వీరులు. ఈ ప్రదేశాలు రెడ్ ఆర్మీ వశమవడమే కాదు అసలు విషయం. ఇలా ఒక్కొక్క ప్రదేశాన్ని పట్టుకోవడంలో, నాజీ సేనలో ఒక్కొక్క భాగం ఇతర భాగాలనుంచి విడబడిపోయేలా ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగిపోతూంది రెడ్ ఆర్మీ. ఇలా విడబడిపోయిన జర్మను సేనలను ఆటుతరువాత, అన్ని వైపులనుంచి చుట్టుముట్టి హతమార్చేస్తూంది.

నాజీల గుండెదిగులు

కుర్స్కు నగరాన్ని వశపర్చుకోవడంవల్ల ఖార్కొవ్ రంగానికి, దానికి ఉత్తరానున్న ఓరెల్ రంగానికి సంబంధం లేకుండాపోయింది. బైలోగొరాద్‌ను వశపరచుకోవడంవల్ల ఇటు దక్షిణంగా ఈ నగరంనుంచి ఖార్కొవ్ మీదికి, అటు ఉత్తరంగా కుర్స్కునుంచి ఓరెల్ మీదికి ఒకేసారి దండెత్తడానికి అవకాశం చిక్కింది. క్రాస్నొదార్‌ను స్వాధీనం చేసుకోవడం ఫలితంగా కాకసస్‌లోని సేనలకు మిగిలివున్న ఒక్క ముఖ్య ప్రదేశమూ పోయింది. ఇంకా వాళ్ళచేతిలోనే వున్న నొవొరోసిస్కు ఇంచుమించు వాళ్ళకు నిష్ప్రయోజనమయినట్లే. ఇక రాస్తోవ్ ప్రాముఖ్యాన్ని గురించి వేరే చెప్పనక్కర్లేదు. వోరోషిలావ్‌గ్రాద్ ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రం. రాస్తోవ్ రంగంలోని సేనలు సముద్రంమీదుగా పడిపోతే వైపుకు పారిపోతాయేమో అని. అప్పుడే రెడ్ ఆర్మీ పరుగు పరుగున మరియోపోల్ రేవు పట్టణంమీదికి వస్తూంది.

ఇలా అసలు సేనసే హతమార్చేస్తూ రెడ్ ఆర్మీ తనమీద తీస్తున్న దెబ్బలు చూచి, తిరిగి వీటినుంచి కోలుకోగలమా అనే సంశయం నాజీ నాయకులలో నానాటికి పాతుకుపోతూంది. రెడ్ ఆర్మీ విజయయాత్రను ఎంత ఆపడానికి ప్రయత్నించినా, అది ఆగనంటూంది.

భే దో పా యం

సోవియట్ రంగంలో తమ ప్రాణాలిప్పటికే కడెక్కిపోతూంటే, దానికితోడు ఇటు మిత్రరాజ్య సంరంభం నానాటికి హెచ్చుతూంది. ఇదిగో మాకుతాం, అదుగో తాముకో అంటున్నారు. ఇలా అంటున్నారేగాని, అన్నంత పని చేయడానికి అంతకంతకూ ఆలస్యం అవుతూనేవుంది. మొదట 1942 లోనే రెండోరంగం పారంభిస్తారా అన్నంత అట్టహాసం జరిగింది. ఆ తరువాత 1943 అన్నారు. ఇప్పుడు, "ఇంకా గడువు తొమ్మిది నెలలున్నాయిగదా" అన్నట్లు మిత్రరాజ్య నాయకులు మాట్లాడుతున్నారు. ఇది కని పెట్టారు నాజీనాయకులు. వీరిలో సోవియట్‌మీద ద్వేషభావం ఇంకా పూర్తిగా పోలేదని అంచనా వేసుకున్నారు. ఇకదీనినే ఆధారంగాతీసుకుని, మిత్రరాజ్యాలలో చీలికలు కలిగించడానికి ఇప్పుడు "బోల్షివిక్ ప్రతికూల" రాగంలో పాడ్డం ప్రారంభించారు.

ప్ర మా ద ం

నాజీల ఈ అంచనా యేంతవరకు ఆధారరహితమో ప్రతిపాదించానికి రుజువుచేయవలసిన బాధ్యత ఈనాడు చర్చిల్ - రూజ్‌వెల్టులమీద ఉంది. ప్రజాసామాన్యానికి కనపడుతున్న విషయాలు ఏమిటంటే — యుద్ధ ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టుచేసిన బ్రిటిషు ఫాసిస్టులను, ఈ మధ్య తిరిగి విడిచిపెట్టారు; రెండో రంగంకోసం జరిగే ఆందోళనను ఏదో ఒక సాకు చెప్పి ఖండిస్తున్నారు అధికారులు; అప్పటికీ ఆందోళన అణగకుండా వుంటే సభలు సమావేశాలు జరిపి తర్లుతుడుస్తున్నారు; చిట్టచివరకు ప్రారంభించిన ఉత్తరాఫ్రికా యుద్ధం ఆరంభంలోనే హంసపాదులతో నిండిపోతూంది, వాటిని సరిదిద్దటానికయినా చక్కని ప్రయత్నం కనబడదు; ఈ కపట నాటకమంతా సహించలేక సోవియట్ నాయకులు అప్పు డప్పు డంటున్న మాటలకు ఏవో వెర్రిమొర్రి సమాధానాలిస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలకు ఈనాడు నాజీల "బోల్షివిక్ ప్రతికూల" రాగం వినబడేసరికి అనుమానాలు పుట్టుకువస్తాయి. తప్పవు ఈ అనుమానలను సత్వరం పోగొట్టకపోతే ప్రమాదం తప్పదనే చెప్పాలి. నాయకులు ప్రజావిశ్వాసాన్ని పోగొట్టుకున్న వారవుతారు.

చే స్తు న్న దే మి టి ?

కాని ఈ అనుమానాలను పోగొట్టి, తమ ఉద్దేశాల పట్ల, తమ కార్యక్రమంమీద ప్రజలు విశ్వాసం నిలిపేలా మిత్రమండలి నాయకులు చేస్తున్న కృషి ఏమిటీ ఈనాడు ప్రపంచ ప్రజా పక్షాన్ని కలవరపెడుతున్న సమస్యల్లో ముఖ్యమయినవి రెండోరంగం భారతదేశ సమస్యలు ప్రపంచ ప్రజాపక్ష విజయం ముఖ్యంగా ఈ రెండింటిమీద ఆధారపడివుందని చెప్పాలి. భారతదేశ సమస్య పరిష్కారం కానిది, ఇటు జపాన్‌మీద అంతిమయుద్ధం జయప్రదంగా జరపడానికి అవకాశం వుండదు. అటు రెండో రంగం ఏర్పరచందే సత్వర విజయం లభించదు.

ఈ రెంటి విషయంలో బ్రిటను, అమెరికా నాయకుల వైఖరి చూద్దాం యూరపులో నాజీ జర్మనీ పని పట్టిన తరువాత, తమశక్తులనన్నిటినీ కూడబెట్టుకొని, జపానుమీదికి తిరుగుతామని, లోగడ బ్రిటను, అమెరికా నాయకులు ప్రకటించారు. ఆ ప్రకటన జరిగిన తరువాత, ఆస్ట్రేలియా, చైనాలు ఎంతో ఆందోళన వెలిబుచ్చాయి. నాజీ జర్మనీ పని పూర్తి అయేవరకు జపాను పని వాయిదావేస్తే, జపాను విపరీతంగా బలపడుతుంది; గోటితోమీటవలసినపని గొడ్డళ్ళకుకూడా కష్టసాధ్యం కావచ్చునని ఆస్ట్రేలియా ప్రధాని కర్టిన్, చైనా నాయకులు, ఎన్నోసార్లు ప్రకటించారు ఆస్ట్రేలియా, చైనాలు మిత్రరాజ్యకూటమిలో ముఖ్యసభ్యులు. ప్రత్యేకంగా పసిఫిక్ రంగంలో చాల ప్రధానమైనవి. మిత్రరాజ్య కార్యక్రమంలో ఏకీభావం వున్నట్లయితే, ఈ రెండు రాజ్యాల అభిప్రాయాలకు విలువవుండక తప్పదు. కాని, మొన్న కామన్సుసభలో ఉపన్యసిస్తూ, చర్చిల్ ప్రధాని మళ్ళీ ఆ పాతపాటనే మరంత గట్టిగా పాడారు. జర్మనీ సమస్య పరిష్కారమయేవరకు, జపానుపైవు తిరగడానికి వీలులేదని బల్లగుద్దిచెప్పారు. ఇది కాసబ్లాంకా సమావేశంలో రూజువెల్టూ, తాము, అంతా ఆలోచించుకొని నిశ్చయించుకున్నదని చెప్పారు. ఈలోగా జపానుని ప్రతిఘటిస్తూ వుండడానికి చైనాకు శక్తికొలది సహాయం చేస్తుంటారట.

కాసబ్లాంకా నిర్ణయాలను చియాన్గ్ - కై - షేక్ గారితోను, జనరల్ వేవెల్‌గారితోను, చర్చించడానికి రూజ్‌వెల్టు, చర్చిలుల ప్రతినిధులు వచ్చారు. వీరిసంప్రదింపులు ముగిసిన తరువాత, చైనా యుద్ధశాఖమంత్రి, పసిఫిక్‌రంగ సర్వసేనాధిపతి జనరల్ మేక్‌ఆర్థరు గారు, జనరల్ వేవెల్‌గారి ఆహ్వానంమీద ఇండియాకు వచ్చి, యుద్ధ కార్యక్రమం గురించి చర్చించ నిశ్చయించుకున్నారు.

ఉద్దేశమేమిటో !

ఈ చర్చలెలా జరిగినప్పటికీ, యూరపు సమస్య పరిష్కారమయేవరకు పసిఫిక్కు సమస్యను వాయిదా వేయడంలో బ్రిటను అమెరికాల ఉద్దేశ్య మేమిటో అగమ్యగోచరంగా వుంది: మిలిటరీరీత్యా, అటు నాజీ జర్మనీమీద యుద్ధంచేస్తూ, ఇటు జపానుమీద యుద్ధం చేయడం అసాధ్యమంటారా, అది నమ్మరానిమాట చైనా, ఇండియా, ఆస్ట్రేలియా దేశాల వస్తు, జన, సంపదను సద్వినియోగం చేసుకోగల్గితే ఇది సాధ్యం కాకపోదు. ఇది జరగాలంటే భారతప్రజల సానుభూతి, సహకారాలు ఈ యుద్ధ నిర్వహణలో పూర్తిగా వుండాలి. "నేను, కాంగ్రెసు ఈ యుద్ధంలో ఫాసిస్టు ప్రతికూల శక్తులకు పూర్తిగా సహకారం చేయడానికే నిశ్చయించాము. ఈ నిశ్చయాన్ని ఆచరణలో పెట్టడానికి నేను జైలులోనుంచి బయటికిరావాలి. నా విడుదల కోసం నేను 21 రోజులు ఉపవాసవ్రతం పూనుతున్నాన"ని గాంధీగారు తెలియపరిస్తే, ఇండియా ప్రభుత్వం వారిని ఉపవాస వ్రతానికే వప్పగించింది కాని, విడుదలమాత్రం చేయలేదు. మిత్రమండలి తూర్పురంగంపట్ల అవలంబిస్తున్న వైఖరి ఇలాగుంది. యూరపుసమస్య అతా పూర్తిఅయిన తరువాత సర్వశక్తులతో తూర్పురంగానికివస్తే, ఎవరికోర్కెలకు ఏమాత్రం లొంగకుండా, ఇక్కడ అన్నిటినీ తమయిష్టంవచ్చేలా పరిష్కరించుకోవచ్చుననే గుద్దిధీమా వీరి సిలాంటి ప్రవర్తనకు ప్రేరేపిస్తున్నదేమో వారికే తెలియాలి.

ఈలోగా జపానువారు పసిఫిక్ రంగంలో ముందు ఘటనలకు సిద్ధపడుతున్నారు. సోలమన్ దీవులలో ఏదో యుద్ధం చేస్తున్నట్లు నటించి, ఇటు గ్వాడాల్కెనార్ దీవిలోని తమ సేవలనన్నిటిని చక్కగా కొత్త స్థానాలకు తీసుకుపోయారు. గ్వాడాల్కెనార్ అమెరికా వారిచేతికి చిక్కడం మంచిదే కాని, జపానువారు చక్కగా తప్పించుకొని పోవడం అంత మంచిదికాదు.

ఇటుబర్మాలో బ్రిటిష్‌వారి సంరంభం పాము చావనూ చావదు, కర్ర విరగనూవిరగదు అన్నట్లుంది. అట్లా గుండా యూనాన్ సరిహద్దు దాటిపోయి, చైనా సేనలకు వెనుకనుంచి గట్టిదెబ్బ తీయడానికి జపాను మొండి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూంది. ఇలా అన్నివైపులా జపాను తనస్థితిని బలపరచుకోవడానికి కృషి చేస్తూంటే, మిత్రరాజ్య నాయకులు ఈ రంగాన్ని ముందెప్పుడో పరిష్కరించాలనుకోవడంలో అర్థంలేదు.

పోనీ అటు జర్మనుసమస్యనయినా త్వరలో పరిష్కరించే సూచనలున్నాయా అంటే, అవీ కనబడడం లేదు. పరిస్థితులు ఎంత అనుకూలంగా వున్నప్పటికీ, వాటిని సరిగా వినియోగించుకోడానికి ప్రయత్నించకుండా, బ్రిటను అమెరికా నాయకులు వాటికి అంతరాయాలు కలిగించుకొంటున్నారు.

మాటకు ట్యునీషియా యుద్ధం పూర్తి అయితేనే గాని యూరప్‌ఖండంలో రెండోరంగానికి వీలుండదని చర్చిల్ రూజువెల్టులు మొన్న ప్రకటించారు. ఈ ప్రకటనలో అర్థం ఏమాత్రం లేదు. ట్యునీషియాలో రాజకీయపరిస్థితులు ఎంత అసహ్యంగా ఉండాలో అంత అసహ్యంగాను వున్నాయి. కాని, యూరపు ఖండంలో ఎటుచూచినా నాజీలమీద అసంతృప్తి, సోవియట్ యూనియను తదితర ప్రజాశక్తులపట్ల సానుభూతి, సహకారాభిలాష, నానాటికి హెచ్చు పెరుగుతున్నాయి. ప్రజలలోని ఈ చైతన్యాన్ని గుర్తించి ఫిన్లాండు, రుమేనియా, మొదలయిన కొన్ని రాజ్యాల ప్రభుత్వాలు మిత్రరాజ్యాలతో ప్రత్యేక సంధి కుదుర్చుకోడానికి తహతహలాడుతున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. అన్నిటికన్న ముఖ్యం జర్మనీలోనే అశాంతి, అసంతృప్తి వ్యాపించడానికి తగిన అవకాశా లేర్పడుతున్నాయి. తమ ప్రజల్ని అబద్ధ విజయాలతో మోసపుచ్చి వుంచలేమని గ్రహించి, నాజీ నాయకులు రష్యారంగంలోని అపజయాలను ప్రజల ఎదుట ఒకవిధంగా ఒప్పేసుకుంటున్నారు.

ఇక యుద్ధరంగంలోనా: మొదటే చెప్పినట్లు, అనేక ముఖ్య ప్రదేశాలు రెడ్ ఆర్మీ స్వాధీనమయిపోయాయి. కడపటి వార్తలనుబట్టిచూస్తే ఖార్కొవ్‌నగరానికి పదిపన్నెండు మైళ్లదూరంలోనే ఎర్ర సేనలున్నాయని తెలుస్తూంది. నాజీసేనలు నగరాన్ని విడిచి పారిపోతున్నట్లు కూడా వార్తలు తెలుపుతున్నాయి రేపో, మాపో ఈ నగరం సోవియట్ సేనల వశమవక తప్పదు. లక్షల కొలది నాజీసేన హతమయిపోతూంది. సోవియట్ యూనియన్ అధ్యక్షుడు కామ్రేడ్ కాలినిన్ అన్నట్లు: "ఇంకా విశాలమైన భూభాగం నాజీలచేతిలో వున్నప్పటికీ, నిజానికి 1918 లో జర్మనీ ఎలాంటి స్థితిలో వుండెనో ఈనాడుకూడా అలాంటి స్థితిలోనే ఉంది."

అయినా ఇదంతా బ్రిటను, అమెరికా నాయకుల కళ్లకు కనపడుటలేదు. వాళ్ళకు కనుపిస్తున్నదల్లా ట్యునీషియా, జనరల్ జీరోలు మాత్రమే కనిపిస్తుంది. ట్యునీషియా యుద్ధం ముగిస్తేనేగాని రెండో రంగానికి అవకాశం లేదట. పోనీ, ట్యునీషియా యుద్ధమయినా వేగిరం ముగిసే సూచనలు కనబడుతున్నాయా అంటే, అదీలేదు. రోమెల్ తన ప్రధాన సేనలన్నింటినీ చెక్కుచెదరకుండా వెనక్కుతెచ్చి, దక్షిణ ట్యునీషియాలో బలమయిన వ్యూహాన్ని పన్ని కూర్చున్నాడు. ఇక నిక్కడ ఘోరయుద్ధం జరుగుతుంది, చూస్తూ ఉంటున్నారు యునైటెడ్ స్టేట్సు యుద్ధశాఖ మంత్రి. ట్యునీషియాలో అంతా అమెరికావారిదే నాయకత్వం అయింది. లిబియానుంచి విజయయాత్ర సాగిస్తూ వెళ్ళిన ఎనిమిదవ సేనకు, ఇదివరకే అక్కడున్న సేనలకు జనరల్ ఐసన్‌హోవర (అమెరికన్) సర్వసేనాధిపతి, జనరల్ అలెగ్జాండర్ (బ్రిటిష్) ఉపసేనాధిపతిగా ఇప్పుడు నియామకం జరిగింది. అతడిదే ఆధిపత్యం అంటే జనరల్ జీరోగారు చక్కగా తిష్ట వేశారన్నమాటే. జనరల్ జీరో పక్షానికి, జనరల్ డిగాల్ పక్షానికి గల వ్యత్యాసం గతవారం స్పష్టపరిచాం. ఇలా సాగుతూంది ఇంతవరకు బ్రిటన్ అమెరికా నాయకుల దోరణి ఈపోకడ ఇంకా సాగినట్లయితే కలిగే నష్టాలను ప్రజలు గుర్తించాలి. నక్రమ కార్యాచరణకు వీరిని ప్రజలే మరలించాలి. బ్రిటను అమెరికాలలో ఇలా తప్పక జరుగుతుందని ఆశ.

15-2-43

— కామ్రేడ్ తాపీ మోహన్‌రావ్

గాంధీజీ ఉపవాసం ★ కామ్రేడ్ జోషి స్టేటుమెంటు

73 ఏండ్ల వృద్ధుడైన గాంధీజీ ఉపవాసం భారతీయులందరినీ ఆందోళన పరుస్తుంది. గాంధీజీ అసంభవమైన కోర్కెలేమీ కోరలేదు. పరిష్కార మార్గాన్ని చూపించారు విధ్వంసక చర్యలతో కాంగ్రెసుకు సంబంధం లేదనీ, ఆగష్టు తీర్మానంయొక్క ఫాసిస్టు వ్యతిరేకతనూ స్పష్టపరచారు కాంగ్రెసుసంధికి సిద్ధంగా వున్న సమయంలో ప్రభుత్వం దెబ్బకొట్టిందని ప్రపంచానికి వెల్లడించారు. దేశంలోవున్న కరువు ప్రమాదాన్ని, దేశరక్షణ అవసరాలను గుర్తించిన ఏ ప్రభుత్వమైనా గాంధీజీ ప్రకటనకు సంతోషాన్ని వెల్లడించేది. విడుదలచేసి వర్కింగుకమిటీతో సంప్రదించడానికి అవకాశమిచ్చేది. కాని ఇండియా ప్రభుత్వం నిరాకరించింది. అధికారం వదలుకో యిష్టంలేక ప్రతిష్టంభన కొనసాగించడమే దాని పాలసీ అని తేటతెల్లమవుతుంది.

ఫాసిస్టులకు సాయపడేదిగానూ, సత్వరవిజయానికి ఆటంకంగానూ వున్న సర్వనాశన కరమైన ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజానీకానికి గాంధీజీ అప్పీలు చేశారు. బ్రిటను, అమెరికా ప్రజలు యిది వింటే ప్రభుత్వ సంకుచిత పాలసీని బట్టబయలు చేస్తున్నారు. నేడు భారతజాతీయనాయకుడు మరల మిత్రరాజ్యాలతో చేతులు కలపడమే కాంగ్రెసు పాలసీఅని స్పష్టపరిచాడు కాబట్టి బ్రిటను, అమెరికాలలో వున్న స్వాతంత్ర్య కాంక్షితులు గాంధీజీని విడుదలచేసి ప్రతిష్టంభన తొలగించాలని బ్రిటిష్‌ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి. ప్రపంచ స్వాతంత్ర్యానికి అవరోధం కల్గించడానికి నిరంకుశ భారత ప్రభుత్వాధికారులకు అవకాశం యివ్వరాదు.

అమెరీ అందుకో అనేకసార్లు రాజీ సూచన భారతీయులనుంచే రావాలనిచెప్పారు. కాని ఇపుడువచ్చిన అవకాశాన్ని లిన్‌లిత్‌గో ప్రభువు త్రోసిపుచ్చాడు కాని భారత రాజకీయపార్టీల ఏకీకరణంతో ఐక్యతకొరకు దేశరక్షణకొరకు, ప్రజలకు అన్నం, స్వాతంత్ర్యం కొరకు మహాత్ముని విడుదలకోరితే, విజయం సంపాదించగలవు. గత 25 ఏండ్లుగా భారతజాతీయోద్యమ నాయకుడయిన గాంధీజీ విడుదలకొరకు భారత ప్రజానీకమంతా ఏకంగావాలి!

Published by Katragadda Rajagopala Rao, and Printed by The Popular Printers, Governorpet - Bezwada.

END OF ISSUE